## క్లుప్తంగా

### కనకమహాలక్ష్మికి విశేష పూజలు



శ్రావణలక్ష్మి పూజలో పాల్గొన్న భక్తులు

**దాబాగార్డెన్స్:** బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి పూజలు ఆదివారంతో 24వ రోజుకు చేరాయి. ఉదయం 8 గంటలకు వేదమంత్రాలు, నాదస్వర సుస్వరాల మధ్య పూజలు ప్రారంభించారు. 12 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పోస్టుల ద్వారా వచ్చిన భక్తుల పేరిట పూజలు చేసి కుంకుమ, అమ్మవారి యంత్రం, ప్రసాదం పంపారు. పూజలో పాల్గొనదలచే భక్తులు రూ.400 చెల్లించాలని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. వివరాలకు 0891–2711725, 2566514 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో కె.రాజేంద్రకుమార్, సహాయ ఇంజినీర్ డీవీఎస్ రామరాజు, పర్యవేక్షకుడు తిరుపతిరావు, వేదపండితులు ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

### ఓలలాడించిన బాలు స్వరఝురి



సంగీత విభావరిలో మాట్లాడుతున్న బాలకృష్ణ

**దాబాగార్డెన్స్:** బాలు స్వరఝురి సీజన్–1 సినీ సంగీత విభావరి శ్రోతలను ఓలలాడించింది. దాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ఆదివారం బాలు స్వరఝురి అధినేత లఖినేని బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విభావరిలో మధుర గాయనీ నీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఓసి మనసా.. నీకు తెలుసా.., వీణ వేణువైన మధురిమ విన్నావా.., గిలిగా గిలిగిలిగా గిలిగింతగా.., స్వాతి చినుకు సందె వేళలో.., పరువమ చిలిపి పరుగు తీయకే.., అందాలలో అహో మహోదయం.. వంటి అనేక మధుర గీతాలు గాయనీ, గాయకులు నీలు, పూర్ణ, ఎల్.బాలకృష్ణ, హెచ్.సుధాకర్, కె.కోటేశ్వరరావు, ఎ.ఎస్.వెంకటరావు, జె.ఎస్.నివాస్, బి.రాజుతో పాటు పలువురు ఆలపించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత బాలకృష్ణ మాట్లాడుతూ సంగీతంపై ఉన్న మక్కువతో సంస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఔత్సాహిక గాయనీ, గాయకులకు అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.

### 23న జాబ్ డ్రైవ్

**సీతంపేట:** డాటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు సంస్థ డైరెక్టర్ రంగినేని సాయిప్రసాద్ తెలిపారు. శంకరమఠం రోడ్‌లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈసారి ప్రభుత్వ సెలవు కారణంగా కార్యక్రమాన్ని నాలుగో శనివారానికి మార్చినట్టు చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, బెలా మాంక్స్, ఆల్ హాండ్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, కాన్‌సెంట్రిసిక్స్, టాటా ఎలక్ట్రానిక్స్, తాయో లాబ్స్, సుదర్శిని సొల్యూషన్స్ వంటి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు, యువత, నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సిద్ధవరపు ప్రసాద్, జనరల్ మేనేజర్ కిశోర్ వర్మ, ఎంవీపీ సెంటర్ మేనేజర్ రవి పాల్గొన్నారు.

### 'సృష్టి గర్భ' పుస్తకావిష్కరణ

**సీతంపేట:** నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన 'సృష్టి గర్భ' (ఉపనిషత్ కాంతి) పుస్తకావిష్కరణ సభ ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. శ్రీమాతా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉపనిషత్తులలోని లోతైన భావాలను హృదయానికి హత్తుకునేలా రచయిత పుస్తకంలో పొందుపర్చారన్నారు. ప్రస్తుత ప్రపంచం భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల వైపే చూస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి రచనలు భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత తెలియజేస్తాయన్నారు. ఈ సందర్భంగా గ్రంథకర్త విజయభాస్కర్‌కు నాటక రత్న బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పొల మరశెట్టి ఫ్రాన్సిస్, డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ తదితరులు పాల్గొన్నారు.

# వానా వానా వెల్లువాయె..

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు • వన్ టౌన్ రహదారులు జలమయం
ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు



చెరువును తలపిస్తున్న స్టేడియం రోడ్డు



టౌన్ కొత్తరోడ్డు దరి సీబీఎం స్కూల్ వద్ద ప్రవహిస్తున్న వాన నీరు

**జగదాంబ:** నగరంలో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి వన్ టౌన్‌లోని లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆదివారం ఎడితెరిపి లేకుండా వాన కురవడంతో పూర్ణా మార్కెట్ నుంచి వన్ టౌన్ ప్రధాన రహదారి, వెలంపేట, పువ్వులసందు, అరటి పండ్ల సందు, ఆర్ఆర్ఎం రోడ్డు, మంచాల వీధి, లక్ష్మీనగర్, రామకృష్ణా నగర్, జనతా బజార్, బౌడారా రోడ్డు, దుర్గాలమ్మ జంక్షన్, స్టేడియం రోడ్డు, సీహార్స్ జంక్షన్‌లో వర్షపు నీరు ముడుకుల లోతు ఎత్తున ఉండిపోయింది. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. వర్షపు నీటిలో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. చాలా రోజులుగా మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలు తాజాగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.



బౌడారా రోడ్డులో వర్షపు నీటిలో చిక్కుకున్న ఆటోలు

**ఇళ్లల్లోకి వర్షపు నీరు**

రామకృష్ణా నగర్, లక్ష్మీనగర్, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతీయులు అవస్థల పాలయ్యారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీరు వీధుల రహదారుల నుంచి ఇళ్లలోకి రావడంతో నివాసులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలతో సైతం నీళ్లు తోడుకున్నారు. పూర్ణా మార్కెట్ ఏరియా లోతట్టు ప్రాంతం కావడంతో జగదాంబ, కేజీహెచ్ ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఇక్కడే చేరుతుంది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు చినుకు పడితే ఇబ్బందులు పడుతునే ఉంటారు. జనతా బజార్ దుకాణాల్లోకి వర్షపు నీరు వెళ్లడంతో స్క్రాఫ్ సామగ్రి అంతా మునిగిపోయింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.



వెలంపేట రహదారిలో నిలిచిన వర్షపు నీరు



ఆర్ఆర్ఎం రోడ్డులో వర్షపు నీటిలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు



నీట మునిగిన మంచాల వీధి



లక్ష్మీనగర్‌లో ఇళ్లలోకి చేరుతున్న మురుగు నీరు

## జ్ఞానాపురం ప్రజలకు శాపంగా ఎర్రిగెడ్డ

**ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్**



ఎర్రిగెడ్డ వద్ద పూడిక తీత పనులను పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ

**కంచరపాలెం:** జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురం వద్ద గల ఎర్రిగెడ్డ ముంపుతో వీధులన్నీ ఆదివారం జలమయమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల చెత్తాచెదారం జ్ఞానాపురం కెనాల్ వద్ద నిలిచిపోవడంతో పలు వీధులు నీట మునిగాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ పర్యటించారు. మేయర్, జీవీఎంసీ కమిషనర్‌లతో ఫోన్‌లో ఆమె మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని కోరడంతో అధికారుల పర్యవేక్షణలో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పూర్ణిమ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి మేయర్ హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లు ఎర్రిగెడ్డ పూడిక తీతలపై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఎలాంటి సమస్యలకు తావులేకుండా ఉండేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నర కావస్తున్నా ఎర్రిగెడ్డ పూడికతీతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో జ్ఞానాపురం ప్రజలకు శాపంగా మారిందన్నారు. వార్డులో కూటమి నాయకులు, కార్యకర్తలు కౌన్సిల్‌లో నిధులు మంజూరు చేసుకుని వార్డును తామే అభివృద్ధి చేస్తున్నట్టు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారన్నారు. వార్డు కార్పొరేటర్‌గా తాను జీవీఎంసీ కౌన్సిల్‌లో నిధులు మంజూరు చేయించుకుని పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటే.. ఇలా మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహాయం కావాలన్నా తనను నేరుగా ఫోన్‌లో సంప్రదించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, జీవీఎంసీ ఏఈ సతీష్, పార్టీ నాయకులు వేశంగిణిరావు, పాత్రపల్లి సునీల్‌కుమార్, అన్నపూర్ణ, ఈశ్వరి, దేవి, వేశంగిణీ రాజు, కిషోర్, రత్నం, లూర్థు పాల్గొన్నారు.

## టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు

• మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్



**మహారాణిపేట:** తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని, అందువల్లే ఆ పార్టీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా నడుస్తున్నారని, ఇటీవల విడుదలైన ఆయన సినిమా వార్–2 ప్రజాదరణ పొందిందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు ప్రచారానికి టీడీపీ నాయకులు తెరలేపారన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇలాంటి దిగుజారుడు రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవని, కేవలం సొత్‌లోనే అదీ కూడా పవన్ కల్యాణ్, లోకేష్ వంటి నేతల వల్ల కొంత మంది టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ నాయకులు తట్టుకోలేక ఇలాంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినిమాను కొంత మంది బ్యాన్ చేశారని, అయినా వీరికి బుద్ధి రావడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీకి సన్నిహితంగా జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి ప్రముఖ హీరోలు ఉండటంతో తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వాసుపల్లి ఎద్దేవా చేశారు.

## ముగిసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు





జోరువానలో ఉట్టి సంబరంలో పాల్గొన్న చిన్నికృష్ణుడు, ట్యూషన్ పిల్లలు, మహిళలు

**దాబాగార్డెన్స్:** పాతనగరం స్వామి వివేకానంద సంస్థలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు పాల్గొని శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం ఉట్ల సంబరం పెద్ద ఎత్తున జరిపారు. మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, బీజేపీ నాయకుడు సన్యాసిరావు, ట్యూషన్ విద్యార్థులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

**ఎంవీపీ కాలనీ:** ఎంవీపీ కాలనీ బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ నిష్కించిన భక్తి దాస పర్యవేక్షణలో మూడు రోజులుగా వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గాదిరాజు ప్యాలెస్‌లో వేసిన భారీ సెట్‌లో ఆదివారం రాధాకృష్ణులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. బృందావనం నుంచి వచ్చిన లడ్డు గోపాలునికి ఉయ్యాల సేవ నిర్వహించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభు పాదుల విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం సంగీత కళాకారులచే సామూహిక భజగోవిందం, హరి నామ జపం నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

### • మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా..





నగరంలో ఆదివారం ఏకధాటిగా రోజంతా కురిసిన వాన ప్రభావంతో విశాఖ పోర్టులో దట్టమైన మేఘాలు కమ్ముకుని కనువిందు చేశాయి. విశాఖ పోర్టు సమీపంలో కొండలు, ఆకాశాన్ని కమ్మిన మేఘాలు చూపరులను ఆకర్షించాయి. నింగిని.. నేలను కలిపేలా కారుమబ్బులు కమ్ముకున్న సుందర దృశ్యాలివి.

– ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

### • జోరువానలో బతుకు పోరు



ఓ వైపు జోరు వాన.. మరో వైపు కుటుంబ పోషణ. ఆమెకు జీవనోపాధి కష్టాలు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పూర్ణా మార్కెట్ వద్ద ఓ మహిళ జోరువానలో పువ్వులు విక్రయిస్తూ 'సాక్షి' కంటపడిందిలా. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు కిందన కొట్టుకుపోయేంత నీరు.. పైన గొడుగు పాడై ఉన్న పరిస్థితి. అయినా వెరవక బతుకు పోరులో పువ్వులు విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. – డాబాగార్డెన్స్

### వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల సమస్యలు పరిష్కరించండి



ఉదయ్ భాస్కర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న గణేష్‌కుమార్

**మహారాణిపేట:** స్టేట్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.జె.గణేష్‌కుమార్ కోరారు. ఆదివారం విశాఖలో మునిసిపల్ డైరెక్టర్ పర్సనల్ సెక్రటరీ ఉదయ్ భాస్కర్‌ను సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన ఉదయ భాస్కర్ మునిసిపల్ డైరెక్టర్ పర్సనల్ సెక్రటరీగా నియమితులు కావడం తమ అదృష్టమన్నారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించి, పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా నాయకులు బి.వి.అశోక్ కుమార్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.

### జర్నలిస్టుల కృషితోనే ఉత్తరాంధ్ర సమస్యలకు పరిష్కారం



ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవంలో జర్నలిస్టుల సంఘీభావం

**మహారాణిపేట:** ఉత్తరాంధ్ర అభివృద్ధి జర్నలిస్టుల చేతుల్లోనే ఉందని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు ఎం.ఆర్.ఎన్.వర్మ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలోని ఏపీ ఎన్జీవో భవన్‌లో ఉత్తరాంధ్ర అభివృద్ధి మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన విషయంలో ప్రజా సంఘాలతోపాటు మీడియా ప్రతినిధులు ఎంతోకృషి చేశారని వివరించారు. గతంలో 66 రోజుల సత్యాగ్రహం ద్వారా ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో పలు దినపత్రికల సంపాదకులు, ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

## పొంచి ఉన్న ప్రమాదం

- కాలువలు, గెడ్డలపై విరిగిన పలకలు
- తాత్కాలిక సూచికలు ఏర్పాటు చేసిన స్థానికులు
- సమస్య పట్టించుకోని అధికారులు
- వాహన చోదకుల ఆందోళన



టూ టౌన్ పీఎస్ రహదారి మలుపులోని కల్వర్టుపై విరిగిన పలకలు

**అల్లిపురం:** వర్షా కాలం కావడంతో రహదారుల్లోని గోతులు కనిపించక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశముంది. కాలువలు, గెడ్డలపై ఏర్పాటు చేసిన పలకలు విరిగిపోవడమే ఈ సమస్యకు కారణం. డాబాగార్డెన్స్, అల్లిపురం, రామకృష్ణా రైతు మార్కెట్ వద్ద కల్వర్టులపై పలకలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. జీవీఎంసీ సిబ్బంది కనీసం వాటిని పట్టించుకోక పోవడంతో స్థానికులే వాటిపై రక్షణగా సూచికలు ఏర్పాటు చేయటంతో వాహన చోదకులు కాస్తంత ఊరట చెందుతున్నారు. ముందు చూడండి.. ప్రమాదం పొంచి ఉంది.. అన్నట్టుగా బాధ్యత గల పౌరులు కొందరు ప్రమాదకర కాలువల వద్ద హెచ్చరికగా ఎర్రటి గుడ్డలను పెట్టి తమ కర్తవ్యం నిర్వహించారు.

**ప్రకాషరావు పేట మెయిన్ రోడ్డులో..**

డాబాగార్డెన్స్ నుంచి ప్రకాషరావు పేటకు వెళ్లే మెయిన్ రోడ్డులోని కనకమ్మ గుడి సమీపంలో గెడ్డ కల్వర్టుపై పలక విరిగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. వాహన చోదకులు ప్రమాదాల బారిన పడకుండా స్థానికులు ఎర్రటి గుడ్డను సూచికగా పెట్టడంతో అప్రమత్తమవుతున్నారు. రాత్రి సమయంలో ఆ గుడ్డ కనపించక పోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశం లేకపోలేదని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



పకాషరావుపేట మెయిన్ రోడ్డులో గెడ్డ కల్వర్టుపై పలక విరగడంతో ఏర్పాటు చేసిన ఎర్రటి గుడ్డ

**బీఎస్ఎన్ఎల్ కార్యాలయం రహదారిలో..**

డాబాగార్డెన్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రహదారి మలుపులోని కాలువ కల్వర్టుపై పలకలు విరిగిపోయాయి. పలకల మధ్య ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల చక్రాలు ఇరుక్కుపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆరు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు.

**రామకృష్ణా రైతు మార్కెట్ వద్ద..**

రామకృష్ణా రైతు మార్కెట్ జంక్షన్‌లోని రోడ్డు మధ్యలో కాలువపై ఇనుప గ్రిల్ విరిగడంతో ప్రతి రోజూ వాహన చోదకుల ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానిక వ్యాపారులు ఈ గ్రిల్స్‌పై విరిగిన చెక్క టేబుల్‌ను ఇటుగా ప్రయాణించడం ప్రమాదమని సూచికగా పెట్టడంతో వాహన చోదకులు అప్రమత్తమవుతున్నారు. జీవీఎంసీ అధికారులు దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కొత్త పలకలు ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు.



రామకృష్ణా రైతు మార్కెట్ వద్ద కాలువపై విరిగిన ఇనుప గ్రిల్స్‌పై పెట్టిన చెక్క బల్ల

### వినాయక ఉత్సవాలకు పందిరి రాట



పందిరి రాట వేస్తున్న మన్యాల, కమిటీ సభ్యులు

**దాబాగార్డెన్స్:** జీవీఎంసీ 29వ వార్డు ఆంథోనీనగర్ అడివమ్మ సందులో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు ఆదివారం పందిరి రాట వేశారు. జనసేన పార్టీ స్థానిక నాయకుడు మన్యాల శ్రీనివాస్ పాల్గొని ఉత్సవ రాటకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.